
సాక్షి పల్నాడు

సోమవారం । 8 । సెప్టెంబర్ । 2025



ఎరువుల నిల్వలు తనిఖీ

నకరికల్లు: స్థానిక ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలోని ఎరువుల నిల్వలను జిల్లా వ్యవసాయాధికారి ఎం.జగ్గారావు ఆదివారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.



పులిచింతల ప్రాజెక్టు సమాచారం

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,34,000 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 1,43,502 క్యూసెక్కులు వదులుతున్నారు.

గోగులమ్మకు ప్రత్యేక పూజ



పెదపులివర్రు(భట్టిప్రోలు): భట్టిప్రోలు మండలం పెదపులివర్రు గ్రామ దేవత శ్రీ గోగులమ్మ వారికి ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి పుష్ప కైంకర్య సేవలో భాగంగా కవల తమలపాకుల పూజ నిర్వహించారు.

న్యూస్‌రీల్

లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,01,300



విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. దీంతో లాంచీ స్టేషన్‌కు రూ.1,01,300 ఆదాయం చేకూరినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు. కొండను సందర్శించిన పర్యాటకులు బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు.

బుద్ధిజం అకాడమీ ఏర్పాటుకు స్థల పరిశీలన



విజయపురిసౌత్: గ్రామీణ వారసత్వం, అభివృద్ధి కోసం భారతీయ ట్రస్ట్ సంస్థ ఆదివారం నాగార్జునసాగర్‌లో బుద్ధిజం అకాడమీ స్థాపించడానికి అవసరమైన స్థల పరిశీలన చేశారు. పర్యాటక శాఖకు సంబంధించి అందుబాటులో ఉన్న స్థలాలను పరిశీలించారు. స్థల పరిశీలన చేసిన బృందంతోపాటు రాష్ట్ర కల్చరల్ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు, గురజాల ఆర్డీవో మురళి, పర్యాటక శాఖ అధికారి నాయుడమ్మ, తహసీల్దార్ కిరణ్, మండల సర్వేయర్, హరిత రిసార్ట్స్ యూనిట్ ఇన్‌చార్జి మస్తాన్‌రావు, నాగులవరం గ్రామ సర్వేయర్ అయ్యప్ప పాల్గొన్నారు.

సజావుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎంపిక పరీక్షలు



గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం గుంటూరులోని వివిధ పరీక్ష కేంద్రాల్లో స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. ఏసీ కళాశాల, టీజేపీఎస్, విజ్ఞాన్ నిరూల డిగ్రీ, పీజీ కళాశాలలోని పరీక్ష కేంద్రాల్లో జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి పరిశీలించారు. ఉదయం జరిగిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు హాజరు 78.2 శాతం నమోదైంది. మధ్యాహ్నం పుల్లడిగుంటలోని మలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షకు దరఖాస్తు చేసిన 1,492 మంది అభ్యర్థుల్లో 1,133 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

పశ్చిమ డెల్టాకు 8,216 క్యూసెక్కులు విడుదల




దుగ్గిరాల: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి 8,216 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద 12 అడుగులు నీటి మట్టం ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ హైలెవెల్‌కి 340, బ్యాంక్ కెనాల్‌కు 1,930, తూర్పు కాలువకు 720, పశ్చిమ కాలువకు 241, నిజాపట్నం కాలువకు 454, కొమ్మూరు కాలువకు 3,420, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 53,400 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

30 శాతం మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలి



గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల 12వ వేతన సవరణకు సంబంధించిన వేతన సవరణ సంఘాన్ని వెంటనే నియమించాలని ఏపీఎస్టీఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి సి.హెచ్. జోసెఫ్ సుధీర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ఎస్టీయూ గుంటూరు జిల్లా శాఖ ద్వితీయ కార్యవర్గ సమావేశాన్ని ఆదివారం కొత్తపేటలోని మల్లయ్య లింగం భవన్‌లో జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఇందులో సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

మూతపడిన అమరేశ్వరాలయం



ఆలయాన్ని మూసివేసిన దృశ్యం

ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయాన్ని చంద్ర గ్రహణం నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మూసివేశారు. ఉదయం రుద్రహోమం, కల్యాణం నిర్వహించారు. స్వామి వారి మహానివేదన అనంతరం ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖర శర్మ మాట్లాడుతూ సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం 8 గంటలకు భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు.

– అమరావతి

కోటప్పకొండ ఆలయం మూసివేత



ఆలయాన్ని మూసివేస్తున్న అర్చకులు

చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం మూసివేశారు. తొలుత స్వామి వారికి విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం 1.30 గంటలకు గుడి తలుపులు వేశారు. సోమవారం ఉదయం ఆలయ సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం 8 గంటల నుంచి భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ ఈవో టి.చంద్రశేఖరరావు తెలిపారు.

– నరసరావుపేట రూరల్

అన్నదాతకు అండగా వైఎస్సార్‌సీపీ పోరు

కూటమి సర్కార్ కళ్లు తెరిపించేందుకు సన్నాహాలు

ఆరుగాలం శ్రమించే రైతులకు కూటమి పాలనలో అడుగడుగునా ఘోష తప్పడం లేదు. సాగునీరు మొదలు విత్తనం, ఎరువులు, గిట్టుబాటు ధరల వరకు కన్నీరే మిగులుతోంది. పాలకుల నిర్లక్ష్యంతో కష్టాల్లో కూరుకుపోతున్నారు. అన్నదాతల తరఫున కూటమి సర్కార్ వైఫల్యాలను నిలదీయడానికి వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఇప్పటికే పలు కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ఈ నెల 9వ తేదీన 'అన్నదాత పోరు' చేపట్టనుంది. జిల్లాలోని అన్ని ఆర్డీఓ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు, వినతిపత్రాల సమర్పణతో కూటమి పాలకుల కళ్లు తెరిపించి రైతులను ఆదుకునేలా పోరుబాట పట్టనుంది. ఈ మేరకు నియోజకవర్గాల్లో సమీక్షా సమావేశాలు, పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు ఆదివారం జరిగాయి.

కూటమి పాలనలో రైతులకు కష్టాలు

- గిట్టుబాటు ధరలు లేక అప్పులపాలు
- యూరియా కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి
- 'అన్నదాత పోరు' పోస్టర్ ఆవిష్కరణ



'అన్నదాత పోరు' పోస్టర్ ఆవిష్కరిస్తున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు

మాచర్ల: రాష్ట్రంలో రైతులు అన్ని రకాలుగా కష్టాలపాలవుతున్నారని వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టిందని తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 9వ తేదీన 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని జిల్లాలోని ఆర్‌డీఓ కార్యాలయాల వద్ద నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం పీఆర్కే తన క్యాంపు కార్యాలయంలో భారీ ఎత్తున తరలివచ్చిన నాయకులు, కార్యకర్తల నడుమ 'అన్నదాత పోరు' పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పత్తి, మిర్చితో పాటు అన్ని పంటలను అమ్ముకోలేక రైతులు దిగులు చెంది ఆత్మహత్య చేసుకునే దుర్భర పరిస్థితులు నేడు నెలకొన్నాయన్నారు.

తరలి రావాలని పిలుపు

ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలబడి అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైఎస్సార్‌సీపీ నిర్ణయించిందని తెలిపారు. గురజాల ఆర్‌డీఓ కార్యాలయం వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి రైతులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. రాజీ పడకుండా రైతన్నకు అండగా ఉండే పార్టీ వైఎస్సార్‌సీపీ అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనను కార్యాలయంలో చాలా రోజుల తరువాత కలిశారు. మార్కెట్ యార్డు చైర్మన్ ఉప్పలపాటి పెద్దబ్బాయ్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ యరబోతుల శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ జలీల్, పార్టీ పట్టణ అధ్యక్షుడు పోలా శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పెద మల్లుస్వామి, నవులూరి భాస్కరరెడ్డి, జిల్లా నాయకులు మేకల కోటిరెడ్డి, చల్లా మట్టారెడ్డి, చుండూరు చంద్రశేఖర్‌రెడ్డి, కొంగర సుబ్రహ్మణ్యం, రాష్ట్ర యువజన విభాగ నాయకులు నవులూరి చెన్నారెడ్డి, దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ కోటిరెడ్డి, సర్పంచ్ ఓరుగంటి చిన్న, కౌన్సిలర్లు వేల్పుల గురవయ్య, మందా సంతోష్, చవ్వా బాలస్వామిరెడ్డి, జిల్లా విభాగం నాయకులు నూన్సావత్ రంగానాయక్, మున్నా మురళి, జిల్లా అధ్యక్షులు కొమ్ము చంద్రశేఖర్, అల్లయ్య, జెడ్పీటీసీ షఫి, మాజీ ఎంపీపీ సంపూర్ణమ్మ, ఎస్సీ విభాగ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాచర్ల సుందరరావు, పార్టీ నాయకులు పిన్నెల్లి హనిమిరెడ్డి, కందుకూరి మధు, యేరువ ప్రతాపరెడ్డి, తాళ్ళపల్లి ఈశ్వరయ్య, వెంకట్రామయ్య, మోరా రామకృష్ణారెడ్డి, బొంగురు, అగ్గిరాముడు, కంభంపాటి అమర్, మద్దికర శ్రీనివాసరెడ్డి, జిల్లా విభాగం మహిళా నాయకురాలు అనంతరావమ్మ, ధనలక్ష్మి, చల్లా మోహన్, మాజీ ఎంపీపీ పోతురెడ్డి కోటిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ అబ్దుల్ జలీల్, జిల్లా మహిళా విభాగం నాయకురాలు అనంతరావమ్మ, జిల్లా బీసీ యువజన విభాగం నాయకులు పిల్లి కొండలు, జెడ్పీటీసీ పెద్ద మల్లుస్వామి, దేవళ్ళ సాంబశివరావు, కొత్తపల్లి పున్నారెడ్డి, కౌన్సిలర్ మందా సంతోష్, దేవళ్ళ సాంబశివరావు, చల్లా కాశయ్య, చల్లా మోహన్, బాలమ్మ, సంపూర్ణ, ఆకుల శ్రీనివాస నాయుడు, దేవళ్ళ యోగయ్య, గుంజ నాగ అంజి, తిరుమలకొండ దుర్గారావు, బత్తుల శ్రీనివాసరావు, వల్లెపు దుర్గారావు, బొంగురు, అగ్గిరాముడు, ఎం.పాపిరెడ్డి, బిజ్జం సుధాకర్‌రెడ్డి, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.

రైతులపై సర్కార్ చిన్నచూపు



పోస్టర్ ఆవిష్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, పార్టీ నాయకులు

- 'అన్నదాత పోరు' పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే బొల్లా
- రైతులను కూటమి ప్రభుత్వం అన్నివిధాలుగా మోసం చేసిందని ధ్వజం
- 9న నరసరావుపేటలో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపు

వినుకొండ: అన్నదాతలకు అండగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన నరసరావుపేటలో 'అన్నదాత పోరు' కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను అన్నివిధాలుగా మోసగించిందని మండిపడ్డారు. వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేలా తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు వెల్లడించారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం అన్నదాత పోరు పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ... వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో యూరియా కొరతపై, ఎరువుల బ్లాక్ మార్కెట్‌పై 9వ తేదీన నరసరావుపేటలో నిరసన ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. కార్యక్రమానికి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

యూరియా పంపిణీలో ప్రభుత్వం విఫలం

యూరియా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని, కనీస మద్దతు ధర కల్పించడంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. ఆది నుంచి చంద్రబాబు వ్యవసాయం దండగ అని చెబుతున్నారని, రైతుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. యూరియా కోసం రోడ్డెక్కడం, క్యూలైన్‌లలో వేచి ఉండటం వంటి దుస్థితి నెలకొందన్నారు. కొంత మేరకు పంపిణీ చేసి, అసలు ఎక్కడా కొరత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ నేతల కమీషనుతో బ్లాక్‌లో రూ.700 వరకు యూరియా బస్తా విక్రయిస్తున్నట్లు ఆరోపించారు. టీడీపీ నేతలు రేషన్ బియ్యం, ఇసుక, మద్యంతోపాటు యూరియాను కూడా వ్యాపారంగా చేసుకుని అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

వైఎస్సార్‌సీపీ హయాంలో భేష్...

వైఎస్ జగన్ పాలనలో ఆర్బీకేల ద్వారా యూరియా, ఇతర ఎరువులను రైతులకు సరిపడా సకాలంలో అందించారని బొల్లా గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రం యూరియా బస్తా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారని వాపోయారు. రాష్ట్రంలో అన్నదాతల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గిట్టుబాటు ధరలు లేక ఇప్పటికే మిర్చి, పొగాకు, మామిడి, పత్తి, ఉల్లి రైతులు అల్లాడుతున్నారని గుర్తుచేశారు. దీనిపై వైఎస్ జగన్ ప్రశ్నిస్తే... కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు చెబుతోందని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు శూన్యమని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు తగిన న్యాయం చేయాలని కోరారు. అప్పటివరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అన్ని మండలాల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నదాతలను ముంచుతున్న ప్రభుత్వం

- అన్నదాతలకు యూరియా కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి సర్కార్
- వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల
- 9న 'అన్నదాత పోరు'ను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపు

గురజాల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతులను నమ్మించి నట్టేట ముంచుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్‌రెడ్డి పేర్కొన్నారు. సీనియర్ నాయకుడు కొమ్మినేని వెంకటేశ్వర్లు (కేవీ), బీసీ విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షుడు సిద్ధాడపు గాంధీలతో కలిసి ఆయన స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

వైఎస్ జగన్ పాలనలో మేలు


గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగు మందులు వంటివి రైతులకు సకాలంలో సరిపడా అందించారన్నారు. సబ్సిడీపై రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. వైఎస్ జగన్ తన పాలనలో రైతులకు మేలు చేశారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు. కనీసం రైతులకు యూరియాను అందించడంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. రైతులకు సత్వరమే న్యాయం చేసేలా అండగా వైఎస్సార్‌సీపీ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మంగళవారం జరిగే అన్నదాత పోరులో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అనంతరం అన్నదాత పోరు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు వి. అమరారెడ్డి, పట్టణ కన్వీనర్ కె.అన్నారావు, బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లా కాశీబాబు, వేముల చలమయ్య, మన్నెం ప్రసాద్, దేవండ్ల నారాయణ, వెంకట నారాయణ, మహంకాళి యశోద దుర్గ, కె. ఆదినారాయణ దత్తు, జక్కా సత్యనారాయణ, పరిమి శ్రీను తదితరులు పాల్గొన్నారు.



పోస్టర్ ఆవిష్కరిస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు

టెండర్లలో తమ్ముళ్ల కాళ్లబేరం!

- టెండర్లు దక్కించుకునేందుకు తెలుగు తమ్ముళ్ల పాట్లు
- ఇటీవల అడ్డదారిలో దక్కించుకున్న వైనంపై 'సాక్షి'లో కథనం
- దాని ఆధారంగా పలువురిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అధికారులు
- వర్కులను ఎలాగైనా దక్కించుకోవాలని వెంపర్లాడుతున్న పచ్చ నేతలు
- టెండర్లలో ఎవరూ పాల్గొనవద్దంటూ వాట్సాప్ మేసేజ్‌లు



మీ అందరికి నమస్కరించి తెలియచేస్తున్నాను దయచేసి పైనా చెప్పిన టెండర్ గతంలో మాకు వచ్చి వుంది కొన్ని అనివార్యకారణాల వాళ్ల కాన్సిల్ చేసి మరల టెండర్ కి పిలవడం జరిగింది దయచేసి ఈ టెండర్ ఎవరు వెయ్యకుండా మాకు సహకరించగలరు మీ సహకారానికి మా ధన్యవాదములు.

6:15 PM

టెండర్‌లో పాల్గొనవద్దంటూ వాట్సాప్ మేసేజ్

నెహ్రూనగర్: అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్న తెలుగు తమ్ముళ్ల వ్యవహార శైలిపై గత నెల 22న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణకు గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశించారు. అడ్డదారిలో టెండర్లు దక్కించుకున్న వారి వివరాలు సేకరించి తనకు అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులకు చెప్పారు. కమిషనర్ ఆదేశంతో టెండర్లు రద్దు చేయడంతోపాటు పలువురిని ఇంజినీరింగ్ అధికారులు బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. దీంతో తెలుగు తమ్ముళ్లు లాబోదిబోమని అంటున్నారు.

సగంలో ఆగిపోయిన వర్కులు

నగరపాలక సంస్థ పరిధిలో జరిగే అభివృద్ధి పనుల్లో ఎక్కువ లాభాలు వచ్చే వాటిని తెలుగు తమ్ముళ్లు బ్లాక్ చేసుకున్నారు. టెండర్లలో పాల్గొనకుండానే దొంగ డాక్యుమెంట్లు పుట్టించి పనుల్ని దక్కించుకున్నారు. లెస్సుల్లో కూడా మాయాజాలం చూపి రూ.కోట్లు విలువైన పనులను కైవసం చేసుకున్నారు. దీనిపై సాక్షిలో కథనాలు ప్రచురితం కావడంతో, అడ్డదారిలో దక్కించుకున్న టెండర్లు రద్దు చేశారు. ప్రస్తుతం పనులు సగం వరకు పూర్తయ్యాయి. తిరిగి టెండర్లు పిలవాలని నిర్ణయించడంతో తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.

చర్చనీయాంశంగా మారిన మెసేజ్

వర్కుకు ఎవరూ టెండర్ వేయవద్దంటూ టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్ వాట్సాప్ గ్రూప్‌లో మేసేజ్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. నగర పరిధిలో ఓ డివిజన్‌లో రూ.1.14 కోట్ల పనులపై ఎవరూ టెండర్ వేయవద్దంటూ వేడుకున్నాడు. ఎ అధికారం ఉందని ఏది పడితే అది చేస్తే చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఇలాగే జరుగుతుందని తోటి కాంట్రాక్టర్లు చెప్పుకోవడం గమనార్హం.

నేడు కలెక్టర్‌కు వినతి పత్రం

నగరపాలక సంస్థ అధికారులు కేవలం ఒక వర్గానికే కొమ్ము కాస్తూ వారికే బిల్లులు చెల్లింపులు చేస్తున్నారని, టెండర్ల ప్రక్రియలో అవకతవకలపై మిగిలిన కాంట్రాక్టర్లంతా సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు



బాల చాముండేశ్వరి దేవి అమ్మవారు

అమరావతి: పవిత్ర శైవక్షేత్రమైన అమరావతి శ్రీబాల చాముండికా సమేత అమరేశ్వరాలయంలో 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దేవీ శరన్నవ రాత్ర మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో రేఖ తెలిపారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలలో తొమ్మిదిరోజులపాటు చండీహోమం నిర్వహిస్తామని చెప్పారు. 29వ తేదీన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారికి సరస్వతీదేవి అలంకారం చేయనున్నట్లు తెలిపారు. బాలబాలికలకు ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తామన్నారు. 29వ తేదీ రాత్రి 8.40 గంటలకు చండీ కల్యాణోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. శమీ వృక్షం కింద ప్రత్యేక వేదికపై అక్టోబరు 2 వ తేదీన రాత్రి స్వామి వారి గ్రామోత్సవం అనంతరం శమీపూజ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం భక్తులకు ఉచిత ప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. మరోవైపు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానాలలో కూడా దసరా నవరాత్రోత్సవాలకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీతా సమేత శ్రీకోదండరామస్వామి దేవస్థానంలో తొమ్మిది రోజులపాలు సాయంత్రం అమ్మవారి ప్రత్యేక పూజలు, బతుకమ్మ పూజ నిర్వహించనున్నారు.

అమ్మవారికి అలంకరణలు ఇలా..

తొమ్మిది రోజులపాటు వేడుకల్లో అమరావతి బాల చాముండేశ్వరి దేవి ఆలయంలో 22 వ తేదీన రజత కవచాలంకృత అలంకరణ, 23న బాలా త్రిపుర సుందరీ దేవి, 24న గాయత్రీ దేవి, 25న అన్నపూర్ణా దేవి, 26న మహాలక్ష్మీ దేవి, 27న శ్రీలలితా త్రిపుర సుందరీ దేవి, 28న మంగళగౌరీ దేవి, 29న సరస్వతీ దేవి, 30న దుర్గాదేవి, 01న మహిషాసుర మర్ధిని దేవి, అక్టోబర్ 2న రాజరాజేశ్వరీ దేవి అలంకారాలు ఉంటాయని ఈవో తెలిపారు.

క్లుప్తంగా

జాతీయస్థాయి కరాటే చాంపియన్ షిప్ పోటీలు



దాచేపల్లి: జాతీయస్థాయి షాటోకాన్ కరాటే చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. దాచేపల్లిలోని తిరుమల కల్యాణ మండపం ప్రాంగణంలో కరాటే కోచ్ కొప్పుల నరసింహారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు. ఎల్ కె పునకోషి షాటోకాన్ కరాటే అసోసియేషన్ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో ఏపీ, తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల నుంచి కరాటే క్రీడాకారులు హాజరయ్యారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన కరాటే క్రీడాకారులకు ప్రోత్సాహ బహుమతులను మెమొంటోలను అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, నగర పంచాయతీ చైర్మన్ కొప్పుల సాంబయ్య, టీడీపీ నాయకులు నర్రా పుల్లయ్య, తంగెళ్ల శ్రీనివాసరావు, మాశెట్టి పుల్లారావు, కౌన్సిలర్ షరీఫ్, కరాటే కోచ్ కొప్పుల పార్వతి తదితరులు విజేతలకు బహుమతులు అందించారు.

యోగాసన పోటీలలో జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ



తాడికొండ: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన 50వ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ పోటీలలో తమ పాఠశాల విద్యార్థినులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఐదుగురు ఎంపికయ్యారని ఉపాధ్యాయులు తెలిపారు. ఈ నెల 6–7 తేదీలలో ద్వారకా తిరుమలలో నిర్వహించిన ఈ పోటలలో జూనియర్ విభాగంలో మొక్కల అక్షయ1వ స్థానం, ఆలా పూజిత 3వ, బొంత అనూష 4వ స్థానాలు సాధించగా సబ్ జూనియర్ విభాగంలో మొక్కల లక్ష్మీ ఆశ్రిత 4వ స్థానం సాధించినట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులతోపాటు యోగా అభ్యాసకుడు అన్నవరపు రాకేష్‌లను పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. త్వరలో వీరు జాతీయ స్థాయి యోగా పోటీలలో పాల్గొంటారని వారు తెలిపారు.

నేడు జూనియర్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ల సమావేశం

గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్ -19 స్కూల్ గేమ్స్ జూనియర్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ల సమావేశాన్ని సోమవారం గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వృత్తి విద్యాధికారి జె.పద్మ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ, హైస్కూల్ ప్లస్, ప్రైవేటు కళాశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులందరూ హాజరై ప్రస్తుత విద్యా సంవత్సరంలో జరగబోవు ఉమ్మడి గుంటూరు జిల్లా సెలక్షన్స్ వేదికలతో పాటు తేదీలను ఖరారుపై చర్చించాల్సి ఉందని పేర్కొన్నారు. ఫిజికల్ డైరెక్టర్‌ను రిలీవ్ చేసి సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశానికి పంపాలని ఆయా యాజమాన్యాల్లోని కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు.

చంద్రబాబుది రైతు వ్యతిరేక ప్రభుత్వం

- రైతులు రోడ్డెక్కుతున్నా ప్రభుత్వానికి చలనం లేదు
- యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా పట్టించుకోరా?
- జగనన్న పాలనలోనే అన్నదాతల సంక్షేమం
- రేపు నిర్వహించనున్న అన్నదాత పోరులో భాగస్వాములు కావాలి
- వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి
- సత్తెనపల్లిలో అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ



సత్తెనపల్లిలో అన్నదాత పోరు వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్‌రెడ్డి

సత్తెనపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్‌భార్గవ్ రెడ్డి అన్నారు. సత్తెనపల్లిలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. యూరియా బ్లాక్ మార్కెట్‌పై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 9న సత్తెనపల్లి ఆర్డీవో కార్యాలయం ఎదుట 'అన్నదాత పోరు' పేరుతో చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయడంపై చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని అన్నదాతల పాలిట చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శాపంగా మారిందన్నారు. అన్నదాతలను కూటమి ప్రభుత్వం దగాకు గురి చేస్తుందన్నారు. రాష్ట్రంలో యూరియా, ఎరువుల కోసం రైతులు కొన్ని నెలలుగా అవస్థలు పడుతున్నా కూటమి ప్రభుత్వానికి కనీస చలనం లేదని విమర్శించారు. చంద్రబాబు మొద్దు నిద్రవీడాలని, రైతులు ఎరువుల కోసం ఎండలో పడిగాపులు కాస్తున్నారన్నారు. యూరియా సరఫరా చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందన్నారు. రైతులకు సొసైటీల్లో యూరియా దొరకకున్నా బ్లాక్ మార్కెట్లో మాత్రం అధిక రేట్లకు ఎరువులు విక్రయిస్తున్నారన్నారు. రైతుల పాలిట శాపంగా మారిన కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 9న చేపట్టనున్న అన్నదాత పోరులో భాగంగా ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులతో ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందిస్తామన్నారు. జగనన్న ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేసిందని గుర్తు చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ఇంటి ముంగిటకే గతంలో సరఫరా చేయడం జరిగిందన్నారు. రైతులకు ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. అన్నదాత పోరు పేరుతో చేపడుతున్న నిరసన కార్యక్రమానికి నియోజకవర్గంలోని పట్టణం, అన్ని మండలాల నుంచి భారీ సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. ముందుగా అన్నదాత పోరు వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు బాసు లింగారెడ్డి, చల్లంచర్ల సాంబశివరావు, షేక్ మౌలాలి, రాయపాటి పురుషోత్తమరావు, నక్కా శ్రీనివాసరావు, భవనం రాఘవరెడ్డి, రాజవరపు శివనాగేశ్వరరావు, కొర్లకుంట వెంకటేశ్వర్లు, మత్రి సుబ్బారెడ్డి, సంకటి శ్యాంసన్, తేలుకుట్ల చంద్రమౌళి, చిలుక జైపాల్, మేడం ప్రవీణ్ రెడ్డి, రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, అచ్యుత శివప్రసాద్, యాసారపు బాబు, సయ్యద్ ఘోర, గుజర్లపూడి సతీష్, పెద్దింటి నాగేశ్వరరావు, తుమ్మల వెంకటేశ్వరరావు, బండి మల్లిఖార్జునరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

ప్రభుత్వానికి రైతుల సమస్యలపై శ్రద్ధలేదు

- రేపు అన్నదాత పోరు జయప్రదం చేయండి
- వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు పున్నారెడ్డి



నరసరావుపేట: కూటమి ప్రభుత్వానికి మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేయటంలో ఉన్న శ్రద్ధ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై లేదని వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు అన్నెం పున్నారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి అప్రమత్తం చేసి కళ్లు తెరిపించే ఉద్దేశంతో పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10గంటలకు అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. రైతులు యూరియా కోసం రోడ్డుమీద పడి కాపు కాయాల్సి వస్తుందన్నారు. బ్లాక్ మార్కెట్‌లో యూరియా అధిక ధరకు అమ్ముతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయశాఖ నిద్రపోతున్నట్లుగా ఉందని, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడా, లేడా అనే అనుమానం ప్రజల్లో తలెత్తుతుందన్నారు. అధికారులు యూరి యాకు కొరత లేదని పదే పదే ప్రకటనలు ఇస్తున్నారని, యూరియా ఎక్కడికి వెళ్తుందని ప్రశ్నించారు. వాస్తవానికి దళారుల చేతుల్లో యూరియా ఉందని, ప్రభుత్వం, అధికారులు దళారులకు బానిసలు అయ్యారని పేర్కొన్నారు. రైతుల్ని ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం, నాయకులైన బాగుపడ్డ చరిత్ర లేదని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతు సమస్యలను పరిష్కరించాలని కోరారు. శాంతియుత నిరసన ర్యాలీ అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం ఇవ్వటం జరుగుతుందన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలు, నాయకులు, కార్యకర్తలు, రైతులు, రైతు కూలీలు, రైతు సంఘ నాయకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా కార్యవర్గం ఎన్నిక



నూతన కార్యవర్గ సభ్యులతో సీఐటీయు నాయకులు

నరసరావుపేట: భవన నిర్మాణ కార్మిక సంఘం పల్నాడు జిల్లా మూడో మహాసభలను కోటప్పకొండరోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్ర కార్యాలయంలోని సయ్యద్ సైదా ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సీఐటీయూ జెండాను జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.ఆంజనేయులునాయక్, భవన నిర్మాణ కార్మిక సంఘ జెండాను జిల్లా అధ్యక్షులు అవ్వారు ప్రసాదరావు ఆవిష్కరించారు. జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా అవ్వారు ప్రసాదరావు, అధ్యక్షులుగా కోట ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి శిలార్ మసూద్, కోశాధికారిగా రామిశెట్టి ఆంజనేయులు ఎన్నికయ్యారు. వారికి సీఐటీయూ నాయకులు అభినందనలు తెలియచేశారు. డి.శివకుమారి, నాయకులు పాల్గొన్నారు.

ప్రభుత్వం మధ్యంతర భృతి ప్రకటించాలి

ఎస్టీయూ డిమాండ్



మాట్లాడుతున్న ఎస్టీయూ నాయకులు

చిలకలూరిపేట: దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి(ఐఆర్) ప్రకటించాలని ఎస్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. చిలకలూరిపేటలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె కోటేశ్వరరావు, డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ముఖ్యమంత్రి వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, ఉపాధ్యాయులపై యాప్‌ల భారాన్ని తగ్గించి, బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మూల్యాంకన పుస్తకాలు విద్యార్థులు, ఉపాధ్యాయులకు భారంగా మారాయని, వాటిని పునఃపరిశీలించి, వెంటనే మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను ప్రారంభించాలని కోరారు. 12వ పీఆర్సీ అమలు ఆలస్యం అవుతున్నందున, ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని మధ్యంతర భృతి ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వినుకొండ అక్కయ్య, మేకల కోటేశ్వరరావు, షేక్ మక్బూల్‌బాషా, దుర్గాప్రసాద్, బొంత రవి, జి కోటేశ్వరరావు సభ్యులు పాల్గొన్నారు.

వెయిట్ లిఫ్టర్ సాధియా అల్మాస్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలి

ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసిన ఎంఐఎం పట్టణ అధ్యక్షులు మౌలాలి



విమానాశ్రయంలో సాధియాను సత్కరిస్తున్న మౌలాలి, నాగూర్

నరసరావుపేట: మంగళగిరికి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ సాధియా అల్మాస్‌కు గ్రూప్–1 ఉద్యోగం ఇవ్వాలని ఎంఐఎం పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. స్వదేశానికి తిరిగిగొచ్చిన సాదియాకు గన్నవరం విమానశ్రాయంలో ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాదల నాగూర్, విజయవాడ సీనియర్ నాయకులు సల్మాన్‌తో కలిసి ఘనంగా సత్కరించామన్నారు. అల్మాస్ ప్రపంచవ్యక్తంగా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌లో మూడు గోల్డ్‌మెడల్స్‌తో పాటు ఏడు మెడల్స్, కామన్‌వేల్త్ గేమ్స్‌లో ఎనిమిది బంగారు పతకాలు, ఏషియన్ గేమ్స్‌లో 18 బంగారు పతకాలు, 35 నేషనల్ గేమ్స్‌లో 19 గోల్డ్ మెడల్స్, 24 రాష్ట్ర స్థాయి ఆటల్లో 20 గోల్డ్ మేడల్స్ సాధించిందని పేర్కొన్నారు. సాధియా దేశ విదేశాల్లో మనదేశ గొప్పతనాన్ని చాటి చెప్పడమే కాకుండా మన రాష్ట్రానికి 60 బంగారు పతకాలు సాధించి ప్రపంచ పటంలో నిలిపినందున గర్వకారణంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ప్రతిభను గుర్తించి డీఎస్‌పీ ఉద్యోగం ఇచ్చినట్లుగానే కూటమి ప్రభుత్వం కూడా సాదియా అల్మాస్ ప్రతిభను గుర్తించి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మౌలాలి విజ్ఞప్తి చేశారు.

వైఎస్సార్ సీపీపై అక్రమ కేసులు దుర్మార్గం

- కార్యకర్త అవినాశ్ తండ్రి అంకమ్మరావుది ప్రభుత్వ హత్యే
- మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజం



గుంటకల అంకమ్మరావుకు నివాళి అర్పించుతున్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

శావల్యాపురం: వైఎస్సార్ సీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వ బలి తీసుకుంటుందని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ధ్వజమెత్తారు. మండలంలోని కారుమంచికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్త గుంటకల అవినాష్ అక్రమ అరెస్ట్ నేపథ్యంలో తట్టుకోలేక తండ్రి అంకమ్మరావు(వికలాంగుడు) గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. అంకమ్మరావు మృతదేహాన్ని బొల్లా సందర్శించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం బొల్లా విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్యాయంగా వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు. ఈనెల 4వ తేదీ గ్రామంలో టీడీపీ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జనం వేడుకల్లో భాగంగా ఊరేగింపు నిర్వహించగా, సత్రం సెంటరులోని వైఎస్సార్ విగ్రహం వద్దకు చేరుకోగా ఈ క్రమంలో గ్రామంలోని టీడీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలు పాల్పడినట్లు చెప్పారు. దీనితో పాటు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ఇష్టానుసారంగా ఇళ్లపై రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. టీడీపీ దాడులకు పాల్పడినా వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసినట్లు ఆరోపించారు. ఆ కేసులో భాగంగా వైఎస్సార్ సీపీ కార్యకర్త గుంటకల అవినాశ్‌ను శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసే క్రమంలో అతడి తండ్రి వికలాంగుడైన అంకమ్మరావును అన్ని విధాలుగా పోలీసులు ఇబ్బందులు గురిచేశారన్నారు. దీంతో గతంలో గుండె ఆపరేషన్ చేయించుకున్న అంకమ్మరావుకు మళ్లీ గుండెపోటుకు గురి కాగా వైద్యశాలకు తరలించగా మృతి చెందినట్లు చెప్పారు. మాజీ సొసైటీ చైర్మన్ బొల్లా సాంబశివరావును కూడా అరెస్ట్ చేయటం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పగ తీర్చుకోవటం మానుకొని ప్రజలకు సుపరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బోడెపూడి వెంకటేశ్వర్లు(కొండలు), నేతలు వుట్ల సుబ్బారావు, బొల్లా శ్రీనివాసరావు, సుబ్బారావు, రామాంజినేయులు, నాగేశ్వరరావు, కేతినేని ఆంజనేయలు, అప్పలనేని చిన ఆంజనేయులు, తదితరులు ఉన్నారు. మృతుడుకి భార్య ముగ్గురు సంతానం ఉన్నారు.

ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్‌కు ఆహ్వానం



గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 3,4,5 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు తమిళనాడు గవర్నర్ శ్రీ ఆర్.ఎన్.రవిని కలసి ఆహ్వానించినట్లు పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆదివారం ఓ ప్రకటన లో పేర్కొన్నారు. తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూర్, మధురై, చెన్నై, తంజావూర్, సేలం, తిరుత్తణి, కంచి, చిదంబరం ప్రాంతాల నుంచి తెలుగు మహాసభలకు తెలుగు ప్రజలు హాజరు కానున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. జనవరి 3వ తేదీన ఉదయం 10గంటలకు జ రిగే మహాసభల ప్రారంభోత్సవ సభకు విశిష్ఠ అతిథిగా పాల్గొని తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు తమిళనాడు గవర్నర్ సు ముఖత చూపారని గజల్ శ్రీనివాస్ తెలిపారు.

పల్నాడు జిల్లా ఆట్యా-పాట్యా జట్టు ఎంపిక



బాలబాలికల జట్లతో క్రీడా ఉపాధ్యాయులు

నకరికల్లు: పల్నాడు జిల్లా జట్టుకు ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని సెలక్షన్ టీం కమిటీ సభ్యులు చింతా పుల్లయ్య, జి.ఝాన్సీ రాణి తెలిపారు. ఆట్యా-పాట్యా రాష్ట్రస్థాయి పోటీలకుగాను పల్నాడు జిల్లా సెలక్షన్స్ స్థానిక జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలలో ఆదివారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ 50మంది పురుషులతో, 40 మంది మహిళలతో జిల్లా జట్టు ఎంపిక జరిగిందన్నారు. ఈ జట్టు ఈనెల 25, 26 తేదీలలో నకరికల్లులోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల ప్రాంగణంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని అన్నారు. కార్యక్రమంలో క్రీడా ఉపాధ్యాయులు డి.మణి, బి.పెదవెంకటేశ్వర్లు, మద్దం వెంకటేశ్వర్లు, ఎన్.జానకిరామయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని రైతు మృతి

చిలకలూరిపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో రైతు మృతి చెందిన సంఘటన పట్టణ పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ..కోండ్రుపాడు గ్రామానికి చెందిన రైతు ఇంటూరి యాదగిరి(27) సరుకుల నిమిత్తం గ్రామం నుంచి బైక్‌పై చిలకలూరిపేటకు బయలుదేరాడు. కొత్త హైవే బైపాస్ వంతెన సమీపంలోని రైస్‌మిల్లు సమీపానికి వచ్చే సరికిగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసిన గుర్తు తెలియని వాహనం ఇతని బైక్‌ను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన యాదగిరి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య పద్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సీబీఐ పేరుతో ఓ వ్యాపారికి రూ.62.25 లక్షలు టోకరా

లక్ష్మీపురం: నగరంలోని ప్రముఖ వ్యాపారికి సీబీఐ పేరుతో రూ.62.25 లక్షలు టోకరా వేశారు. ఈ ఘటనపై అరండల్‌పేట పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు నగరంలోని భారత్‌పేట ప్రాంతానికి చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ వ్యాపారం చేసే వ్యక్తికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసు డిపార్ట్‌మెంట్ నుంచి, టెలికాం డిపార్ట్‌మెంట్, సీబీఐ నుంచి మాట్లాడుతున్నామని వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు, అతని వద్ద మీ పూర్తి వివరాలు ఉన్నాయని ఇరువురి మధ్య నగదు లావాదేవీలు జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు. ఆ కేసులో అరెస్టు చేస్తామని బెదిరించారు. అరెస్టు చేయకుండా ఉండాలంటే, కేసులో క్లియరెన్స్ ఇవ్వాలి అంటే డబ్బులు ఇవ్వాలంటూ వ్యాపారి నుంచి పలు దఫాలుగా మొత్తం రూ.62.25 లక్షలు వసూలు చేశారు. అయినా గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌లు చేసి బెదిరిస్తూనే ఉన్నారు. దీంతో వ్యాపారి దిక్కుతోచక ఆదివారం రాత్రి అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శాస్త్రీయ సమాజం కోసం పనిచేయాలి

మంగళగిరిటౌన్: శాస్త్రీయ సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. నగర పరిధిలోని ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్‌లో ఆదివారం జనవిజ్ఞాన వేదిక జిల్లా 18వ మహాసభలు నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలను కూడా మార్చివేస్తున్నారని అన్నారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సినిమాల్లో మతానికి సంబంధించిన అంశాలను మాట్లాడడం సరికాదని అన్నారు. జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షుడిగా కేఎస్ లక్ష్మణరావు, టి.రత్నారావు, డాక్టర్ ఏఎస్‌వీఎస్ ప్రసాద్, ప్రొఫెసర్ వేణుగోపాలరావు, అధ్యక్షుడిగా ఉదయ భాస్కర్, ఉపాధ్యక్షులు డి.ప్రసాద్, రమేష్, స్వాతి, అహమ్మద్ హుస్సేన్, కోశాధికారిగా రామారావు, ప్రధాన కార్యదర్శిగా జాన్ బాబు, కార్యదర్శులుగా రాము, ప్రసాద్, వెంకటేశ్వరరావు, భాస్కరరావు, అనీల్ కుమార్, గోకుల్ చంద్‌లు ఎన్నికయ్యారు.

అసత్య ప్రచారాలను నమ్మవద్దు



నెహ్రూనగర్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకోచ్చిన నూతన బార్ పాలసీపై కొంత మంది తమ స్వార్థంతో, ఇతరులు కొత్తవారు బార్ బిజినెస్‌లోకి రాకుండా అడ్డుకునేందుకు బార్ పాలసీపై చెడు ప్రచారం చేస్తున్నారని ఆటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె శ్రీనివాస్ తెలియజేశారు. ఆదివారం బ్రాడీపేటలోని ఎక్సైజ్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో 53 మంది, పల్నాడు జిల్లాలో 24 మంది బార్ లైసెన్సులు తీసుకొని చక్కగా వ్యాపారం చేస్తున్నారని తెలియజేశారు. ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, 15న కలెక్టరేట్‌లో లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. సమావేశంలో ఈఎస్ అరుణకుమారి, ఏఈఎస్ మారయ్యబాబు పాల్గొన్నారు.

చేనేత రంగానికి రూ 1000 కోట్లు కేటాయించాలి

ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.బాలకృష్ణ



మాట్లాడుతున్న పిల్లలమర్రి బాలకృష్ణ

మంగళగిరి: రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి రూ.1000 కోట్లు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని రత్నాలచెరువులోని సింహాద్రి శివారెడ్డి భవనంలో చేనేత కార్మిక సంఘం 9వ పట్టణ మహాసభ జంజనం శివ భవన్నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూ పాలకులు అవలంభిస్తున్న కార్పొరేట్ విధానాల వలన చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక మరో వృత్తిలోకి వెళ్లలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చేనేత పరిశ్రమపై జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలని, 20 శాతం రిబేట్ సంవత్సరం కొనసాగించాలన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం మగ్గం నేస్తున్న ప్రతి చేనేత కార్మికుడికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోగస్ చేనేత సహకార సంఘాలను రద్దు చేసి, పనిచేస్తున్న సంఘాలను ప్రోత్సహించాలని కోరారు. మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈమని అప్పారావు, సీఐటీయూ నాయకుడు ఎస్ఎస్ చెంగయ్య పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. పట్టణ నూతన అధ్యక్షుడుగా డోకుపర్తి రామారావు, ఉపాధ్యక్షుడిగా గోలి దుర్గాప్రసాద్, కార్యదర్శిగా సాదు నరసింహారావు, సహాయ కార్యదర్శిగా ఎం శివచంద్రరావు, కమిటీ సభ్యులుగా జె చంద్రమౌళి, కే కుమారి, కె.మల్లికార్జునరావు, జె శివభవన్నారాయణ, వై నాగు, జే రవి, టి హేమసుందరరావులు ఎన్నికయ్యారు.

జాబ్ క్యాలెండర్‌పై మాట మార్చిన కూటమి ప్రభుత్వం

ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన



అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

మంగళగిరి టౌన్: కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌పై మాట మార్చిందని, తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలి డిమాండ్ చేశారు. మంగళగిరి నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐవైఎఫ్ మంగళగిరి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వలి మాట్లాడుతూ ఎన్ని కల సమయంలో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా నే నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, నిరుద్యోగుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి న తరువాత నిరుద్యోగులను పూర్తి మోసం చేస్తు న్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ గా ఉన్న 2,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించాలని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి కల్పిస్తా మని హామీ ఇచ్చి నేడు కూటమి ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా నేటికీ నిరుద్యోగ భృతిపై ఒక్క సమీక్ష కార్యక్రమం కూడా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకు లు సామ్యేలు, ఫిరోజ్, గోపిరాజు, నరేంద్ర, జాలా ది నవీన్, ప్రవీణ్ పాల్గొన్నారు.